సాక్షి హైదరాబాద్

మంగళవారం, 29, ఆగస్టు, 2023



ప్రాణం తీసిన అతివేగం

అతి వేగం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. కోఠిలో ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందగా, బేగంపేటలో కారు ఢీ కొని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. -8లో



దేశసేవ చేసేందుకు ఆర్మీలో చేరాలి

దేశానికి సేవ చేసేందుకు యువత ఆర్మీలో చేరాలని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం 8వ రోజ్‌గార్ మేళాలో ఆయన మాట్లాడారు. -8లో

కంగ్రాట్స్..అల్లు అర్జున్



బంజారాహిల్స్: ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు పొందిన అల్లు అర్జున్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిసి అభినందించారు. ప్రతిష్టాత్మక అవార్డు సాధించి తెలుగు ప్రతిష్టను దశదిశలా చాటారని కొనియాడారు.

న్యూస్‌రీల్

పథకాల అమలులో ఆర్పీల పాత్ర కీలకం



బంజారాహిల్స్: మహిళలకు ఆర్థిక చేయూత అందించే పలు రకాల పథకాలు, రుణాలు అర్హులైన వారందరికీ చేరవేయడంలో ఆర్పీల(రిసోర్స్‌పర్సన్స్) పాత్ర కీలకమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జీహెచ్ఎంసీ సీఎంటీసీలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అవి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జూబ్లీహిల్స్–18 కి రూ.8 కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉన్నా..ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలే తీసుకోవడం ,లక్ష్యాన్ని చేరుకోకపోవడం బాధాకరం అన్నారు. యూసీడీ విభాగం అదనపు కమిషనర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం నగరంలో 1713 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 48,564 మంది సభ్యులతో కూడిన 515 గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా రాంకోఠిలో విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు సునీత మృతికి రెండు నిమిషాల మౌనం పాటించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, డీఎంసీ ప్రశాంతి, టీఎల్ఎఫ్ సెక్రటరీ వసంత తదితరులు పాల్గొన్నారు.


బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేస్తే చర్యలు

- అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు

సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు వెనుకాడవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెహిదీపట్నం సర్కిల్‌లోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల పరిశీలన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు కనిపించడంతో ఈ మేరకు ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌లు, నాలాలు, చెరువులు తదితర ప్రాంతాల్లో వ్యర్థాలు వేసేవారికి జరిమానా విధించడంతోపాటు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. జీహెచ్ఎంసీ అనుమతి పొందిన ఏజెన్సీలు ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ కేంద్రాలకు వాటిని తరలించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మెహిదీపట్నం సర్కిల్‌లోని శ్రీనగర్, పిల్లర్ నెంబర్ 55, విజయనగర్ కాలనీ, సెయింట్ ఆన్స్ స్కూల్, ఎన్ఎండీసీ రోడ్, చాచా నెహ్రూ పార్క్, ముస్లిం స్మశాన వాటిక తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. వ్యర్థాలను రోడ్లపై వేయవద్దని అక్కడి స్థానికులకు సూచించారు.

ఎన్నికల సన్నాహాలు షురూ

- డీసీపీలతో సమీక్ష నిర్వహించిన కొత్వాల్



సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటులేకుండా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్వాల్ సీవీ ఆనంద్ సోమవారం తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ మీటింగ్‌లో డీసీపీ ఆపై స్థాయి అధికారులు పాల్గొన్నారు. నగర పోలీసులు ప్రధానంగా నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాల మ్యాపింగ్, సున్నితమైన పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, వివిధ విభాగాలతో కలిసి ఉమ్మడి తనిఖీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు, ప్రత్యేక బలగాల మోహరింపు, ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల సందర్శన తదితర అంశాలు చర్చించారు. గత ఎన్నికల సందర్భంలో నమోదైన కేసుల దర్యాప్తు తీరుతెన్నులనూ కొత్వాల్ ఆనంద్ సమీక్షించారు. అనుమానిత, సమస్యాత్మక వ్యక్తులతో పాటు రౌడీషీటర్లు వంటి అసాంఘిక శక్తులపై అనుసరించాల్సిన వ్యూహాన్నీ ఖరారు చేశారు. పోలీసు విభాగంలోని నోడల్ అధికారులకు వారికి కేటాయించిన ప్రాంతాలపై పూర్తి అవగాహన ఉండాలని, ఇతర అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేయాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల విధుల కోసం వచ్చే అదనపు బలగాలకు అవసరమైన వసతి కల్పించడానికి అనువైన ప్రాంతాలు గుర్తించాలని ఆనంద్ ఆదేశించారు.





సిటీలో 'రాఖీ' సందడి

రాఖీ పండుగ వస్తోంది. నగరంలో రంగురంగుల.. వెరైటీ రాఖీల విక్రయాలు ఊపందుకున్నాయి. గల్లీగల్లీలో రాఖీ షాప్‌లు వెలిశాయి. ఇక ఎప్పటిలాగానే బేగంబజార్‌లో రాఖీల హోల్‌సేల్.. రిటైల్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో







'గణేశ్' ఏర్పాట్లు ఘనంగా ఉండాలి..



మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ , చిత్రంలో మహమూద్ అలీ, విజయలక్ష్మి

- సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్



బంజారాహిల్స్: వచ్చే నెలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం జూబ్లీ హిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై హోం మంత్రి మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ విగ్రహాల నిమజ్జనం కోసం వివిధ చెరువులు, పాండ్స్‌ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 21 రకాల పత్రి అందుబాటులో ఉండే విధంగా సంప్రదిస్తామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గణేశ్ నవరాత్రి ఉత్సవాలను సక్సెస్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇంకా స్పెషల్ సెక్రటరీలు రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు, జలమండలి ఎండి దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్,హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, హరీష్, అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

'బేతి' చూపు ఎటువైపో?

నేతలు, కార్యకర్తలతో నేడు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ప్రత్యేక సమావేశం



- భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం
- టికెట్ దక్కకపోవడంతో కినుక!

ఉప్పల్: ఉప్పల్ శాసనసభ్యుడు బేతి సుభాష్‌రెడ్డి గులాబీ అధినాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారా? టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన ప్రత్యర్థి పార్టీలో చేరనున్నారా? అంటే తాజా పరిణామాలను గమనిస్తే ఔననే అనిపిస్తోంది. గులాబీ బాస్‌కు సన్నిహితుడిగా పేరున్న సుభాష్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను నిరాకరించిన బీఆర్ఎస్ అధిష్ఠానం..ఆయన స్థానంలో బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. హైకమాండ్ నిర్ణయంతో నారాజ్ అయిన బేతి...పార్టీ నాయకత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా సన్నిహితులతో మంతనాలు జరిపిన ఆయన మంగళవారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్తుపై అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీవస్తే పార్టీలో కొనసాగాలని.. లేనిపక్షంలో వేరే దారి చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే సమావేశంపై ఆసక్తి నెలకొంది.

కేసీఆర్‌కు అండగా..

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్ అండగా నిలిచిన ఆయన తాజా పరిణామాలతో కినుక వహించారు. టికెట్ ఇవ్వకపోగా కనీసం తనను పిలిచి మాట్లాడకపోవడంపై ఆయన ఒకింత నొచ్చుకున్నట్లు అనుచరవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా బేతి సుభాష్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు..ఈ మేరకు ఓ జాతీయ పార్టీ అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తన నివాసంలో కార్యకర్తలు, అనుచరులు, ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన వెల్లడించే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మజ్లిస్ టార్గెట్ @14 సెగ్మెంట్లు!

ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దృష్టి

- 18 నుంచి 20 స్థానాల్లో పోటీకి సై..
- బరిలో ఉన్న స్థానాల్లో బీఆర్ఎస్‌తో స్నేహపూర్వక పోటీ
- పోటీచేయని స్థానాల్లో బీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు
- ఎన్నికల వ్యూహరచనలో అధిష్టానం

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీకి పరిమితమైన మజ్లిస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అధికార బీఆర్ఎస్‌తో మైత్రి బంధం కొనసాగిస్తూనే ముస్లింల ప్రాబల్యం కలిగిన స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తోంది. పార్టీ సంస్థాగతంగా బలంగా గల 18 నుంచి 20 స్థానాలపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వాటిలో బరిలో దిగి ఎట్టిపరిస్థితిలోనైనా కనీసం 14 స్థానాలకు తగ్గకుండా చేజిక్కించుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది. బరిలో దిగే కొత్త స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు అభ్యర్థుల అన్వేషణలో పడినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల బరిలో దిగే స్థానాల్లో స్నేహపూర్వకంగా బీఆర్ఎస్‌తో తలపడుతూనే..పోటీచేయని స్థానాల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ముస్లిం ఓట్లు కీలకం...

రాష్ట్రం మొత్తం మీద సుమారు 40పైగా అసెంబ్లీ స్థానాల్లో మైనారిటీ ప్రాబల్యం అధికంగా ఉంది. ఇందులో 29 స్థానాల్లో 20 నుంచి 22 శాతం, మిగిలిన స్థానాల్లో 10 నుంచి 14 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆయా స్థానాల్లో ముస్లిం ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపితే అటు విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిగిలిన స్థానాల్లో సైతం గెలుపు ఓటములను ముస్లిం ఓటర్లు ప్రభావితం చేయగలుగుతారని వారు పేర్కొంటున్నారు. దీంతో అధికార పార్టీ గత ఎన్నికల మాదిరిగా ఈసారిగా మజ్లిస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఏకంగా అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో మజ్లిస్‌ను ఫ్రెండ్లీ పార్టీ అంటూనే గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను మజ్లిస్‌తో కలిసి క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ మైత్రి బంధం కొనసాగుతుందని ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా ఇరుపార్టీల మధ్య స్నేహంతో మజ్లిస్ పరిమిత స్థానాల్లో పోటీ చేసి, ఇతర స్థానాల్లో బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించి గులాబీ అభ్యర్థులను గట్టెక్కించింది.

రెట్టింపు స్థానాలు..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ స్థానాల కంటే రెట్టింపు స్థాయిలో చేజిక్కించుకునే విధంగా మజ్లిస్ రాజకీయ వ్యూహరచన చేస్తోంది. 2014లో 21 సీట్లలో పోటీ చేసిన మజ్లిస్ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. 2018లో పోటీ చేసిన 8 సీట్లలో ఏడింటిలో విజయం సాధించింది. ఈసారి పాతబస్తీలోని సిట్టింగ్ స్థానాలైన మలక్‌పేట, చార్మినార్, నాంపల్లి, చాంద్రాయణగుట్ట, యకూత్‌పురా, బహదూర్‌పురా, కార్వాన్‌తో పాటు మిగతా స్థానాల్లో సైతం బరిలో దిగాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన రాజేంద్రనగర్‌తోపాటు అంతకు ముందు గణనీయమైన ఓటు సాధించిన జూబ్లీహిల్స్ స్థానాలపై మజ్లిస్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముషీరాబాద్, అంబర్‌పేట్, ఉప్పల్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్(అర్బన్), బోధన్, ఆదిలాబాద్, ముధోల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.

ఎండలు భగ్గు!

సోమవారం గరిష్టంగా 32.6 డిగ్రీలు నమోదు

- ఉక్కపోత.. దోమల బెడదతో ఇబ్బందులు
- వానా కాలంలోనూ పెరిగిన విద్యుత్ వాడకం



గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ ఇలా..

తేదీ	మెగావాట్లు
22	3060
23	3198
24	3152
25	3190
26	3043
27	3045
28	3159



సాక్షి, సిటీబ్యూరో: వానాకాలంలో ఎండలు భగ్గుమంటున్నాయి. గత నెలలో కురిసిన ఏకధాటి వర్షాలు, వరదల కారణంగా వాతావరణం పూర్తిగా చల్లబడిందనుకున్న గ్రేటర్ వాసులను..తాజాగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండలకు..ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మీటరు గిర్రున తిరుగుతూ నెలవారి బిల్లులు...మార్చి, ఏప్రిల్, మే మాసాలను తలపిస్తున్నాయి. తాజాగా సోమవారం గరిష్ఠంగా 32.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కనిష్ఠంగా 23.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ డిమాండ్ కూడా రికార్డు స్థాయిలో 3159 మెగావాట్లు నమోదైంది. వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ ఎక్కువ నమోదవుతుండటం , తరచూ ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

పరిశ్రమలకు ధీటుగా గృహ వినియోగం

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం రోజుకు సగటున 60 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగం నమోదవుతోంది. దీనిలో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు 30 మిలియన్ యూనిట్లు ఖర్చు అవుతుండగా, కేవలం గృహాలకే 30 ఎంయూలకు పైగా రికార్డు అవుతుండటం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా గతవారం రోజుల నుంచి భారీగా విద్యుత్ డిమాండ్ నమోదు వుతుండటం, ఫీడర్లు ఒత్తిడికి గురై..తరచూ ట్రిప్పవుతుండటం, సరఫరాలో అంతరాయాలు తలెత్తుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓఆర్ఆర్‌కు అవతలి వైపు ఉన్న మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నట్లు తెలిసింది. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినా సంబంధిత అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు.

ఉక్కపోత..దోమల మోత

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్ల చుట్టూ మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఉక్కపోతకు తోడు దోమలు గ్రేటర్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోగాలు కూడా విజృంభిస్తున్నాయి. సాధారణ ప్రజలే కాదు..రోగులకు వైద్యసేవలు అందించే వైద్యులు సైతం డెంగీ జ్వరాల బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సైతం ప్రస్తుతం డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

జలమండలి ఎండీకి ఈఈఎఫ్ అవార్డు అందజేత


ఎండీ దాన కిశోర్‌కు అవార్డు అందజేస్తున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: 'గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టెక్నాలజీ' అవార్డును జలమండలి అధికారులు సంస్థ ఎండీ దానకిశోర్‌కు అందజేశారు. సోమవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయనను కలిసిన అధికారులు అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ ఈఈఎఫ్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇందుకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణలో జలమండలి ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నందుకు.. ది ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ (ఈఈఎఫ్) ''గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టెక్నాలజీ అవార్డు–2023'' ని ప్రకటించిన విషయం తెలిసిందే. జలమండలి ఇప్పటికే తాగునీటి, మురుగు నీటి నిర్వహణ పద్ధతుల్లో నాణ్యతా యాప్, సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్, నీటి కాలుష్య నియంత్రణ యంత్రాలు (క్విప్స్) మినీ సివర్ జెట్టింగ్ మిషన్లు తదితర ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తుంది. దీనిని గుర్తించిన ఈఈఎఫ్ జ్యూరీ సభ్యులు జలమండలిని గ్లోబల్ ఇన్నోవేషన్ అవార్డు – 2023 కు ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఓఎస్డీలు మనోహరాచారి, టీవీ శ్రీధర్ పాల్గొన్నారు.

ప్రాణం తీసిన వేగం

- జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొట్టిన కాలేజీ బస్సు
- తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

అతి వేగం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. నారాయణగూడ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొని జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందగా, బేగంపేటలో కారు ఢీ కొని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి..


సునీత (ఫైల్)


తీవ్రంగా గాయపడిన సునీత


బస్సు డ్రైవర్ మహ్మద్ మోమిన్

హిమాయత్‌నగర్: ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రోడ్డుపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికురాలిని వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూసింది. నారాయణగూడ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

జనగామ జిల్లా, క్లైం గ్రామానికి చెందిన సునీత(42) జీహెచ్‌ఎంసీ సర్కిల్–15లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమెకు భర్త గోవర్ధన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త గోవర్ధన్ గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా సునీత సీతాఫల్‌మండీలో పిల్లలతో కలిసి ఉంటోంది. సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఆమె బయోమెట్రిక్ అనంతరం రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన 'ఆయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని రాంకోఠి నుంచి కింగ్‌కోఠి వైపు వెళుతుంది. నాంపల్లి, బజార్‌ఘాట్‌కు చెందిన డ్రైవర్ మహ్మద్ మోమిన్ అతి వేగంగా బస్సు నడుపుతూ పిస్తాహౌజ్ సమీపంలో రోడ్డు శుభ్రం చేస్తున్న సునీతను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె తలకు, చేయి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తోటి కార్మికులు ఆమెను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. నారాయణగూడ పోలీసులు డ్రైవర్ మహ్మద్ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కారు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని...


నాగ ప్రియాంక మృతదేహం

సనత్‌నగర్: కారు ఢీ కొని రోడ్డు దాటుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వాహనం ధాటికి సదరు మహిళ ఎగిరి దూరంగా పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. బేగంపేట ఎస్‌ఐ గంగాధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంచుపల్లి గ్రామానికి చెందిన చందా నాగ ప్రియాంక (31) నిజాంపేటలో ఉంటూ బేగంపేటలోని రిలయన్స్ ట్రెండ్స్ భవనంలోని ఓ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. సోమవారం షాపర్ స్టాప్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మహేంద్ర మొరాజో వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మేయర్ దిగ్భ్రాంతి

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సునీత మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సునీత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక సాయాన్ని తక్షణం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరో పక్క యూనియన్ నాయకులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన చేయూత అందించాలంటూ ఇనిస్టిట్యూట్ యాజమాన్యాన్ని కోరారు.

విద్యార్థులకు గాయాలు

అతి వేగంగా వచ్చిన బస్సు సునీతను ఢీకొట్టిన అనంతరం చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న విద్యార్థులు ముందు సీట్లకు గుద్దుకోవడంతో గాయాలపాలయ్యారు. తన వల్ల ఓ నిండుప్రాణం బలైన విషయాన్ని కూడా డ్రైవర్ మహ్మద్ మోమిన్ గుర్తించకపోగా 'క్యాహువా' అంటూ సంబోధించడాన్ని చూసిన తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెంద డంతో ఆమె ఉద్యోగాన్ని సునీత చేస్తున్నట్లు తెలిసింది.

అడ్వాన్స్‌డ్ పెయిన్ క్లినిక్ లోగో ఆవిష్కరణ



సాక్షి,సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక విధానాలతో సర్జరీ లేకుండా ఎన్నో రకాల నొప్పులకు ఉపశమనం కలిగిస్తున్న ఇండో బ్రిటిష్ అడ్వాన్స్‌డ్ పెయిన్ క్లినిక్ విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ తల్వార్ అన్నారు. సుమన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డాక్టర్ విజయభాస్కర్ బండికట్ల ఆధ్వర్యంలో ఇండో–బ్రిటిష్ అడ్వాన్స్‌డ్ పెయిన్‌క్లినిక్ లోగో, వీడియోను సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెయిన్‌క్లినిక్ నూతన విధానాల వల్ల సర్జరీల ద్వారా కలిగే ఇబ్బందులు లేకుండా సమర్థవంతమైన చికిత్స లభిస్తుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ నటుడు భానుచందర్ మాట్లాడుతూ, పెయిన్ ట్రీట్‌మెంట్ వల్ల తాను ఎంతో ఉపశమనం పొందానని చెప్పారు. కార్య క్రమంలో చంద్రయాన్–3లో అధునాతన పరికరాలను రూపొందించిన సోలార్ సైంటిస్ట్ రమేశ్‌ను సత్కరించారు.

దరఖాస్తులపై దృష్టి సారించాలి

సాక్షి,సిటీబ్యూరో: ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కోసం సమర్పించే వినతులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 451 వినతులు అందగా, వాటిలో హౌసింగ్‌కు సంబంధించి 410, ఇతర శాఖలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై దాడి.. బంగారు నగలు దోపిడీ

పోలీసుల అదుపులో నిందితులు


గాయపడిన సంపత్‌కుమార్

చిలకలగూడ : క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఒంటిపై ఉన్న బంగారు నగలు, సెల్‌ఫోన్ లాక్కెళ్లిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ మట్టంరాజు, డీఐ శ్రీశైలంనాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన సంపత్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి మెట్టుగూడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన శుభకార్యానికి హాజరైన అతను ఇంటికి తిరిగి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిలబడి క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు నగదు ఇస్తాం గూగుల్ పే లేదా ఫోన్ పే చేయమన్నారు. తన అకౌంట్‌లో క్యాష్ లేదని చెప్పడంతో హఠాత్తుగా ముగ్గురు కలిసి అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సంపత్‌కుమార్ చేతిలోని సెల్‌ఫోన్, మెడలోని బంగారు గొలుసు, చేతికి ఉన్న వాచీ, ఉంగరాలు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. శుభకార్యానికి వచ్చిన మరికొందరు రక్తపు గాయాలతో పడిఉన్న సంపత్‌కుమార్‌ను గమనించి 108తోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంపత్‌కుమార్‌ను గాంధీఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల వాహనం నంబర్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ సీఐ తెలిపారు.

26 మందిపై క్రిమినల్ కేసులు

సాక్షి,సిటీబ్యూరో: అక్రమ నల్లా కనెక్షన్ దారులపై జలమండలి విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. జలమండలి సరఫరా చేస్తున్న పైప్‌లైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 26 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పీర్జాదిగూడ సెక్షన్ పరిధిలోని సుమతి టవర్స్ అపార్ట్‌మెంట్ లో నివాసముంటున్న నర్సింగ్ రావుతో పాటు మరో 26 మంది అధికారుల అనుమతి లేకుండా రెండు 25 ఎంఎం, ఒక 20 ఎంఎం పరిమాణం గల పైప్ లైన్ కనెక్షన్లు తీసుకుని నీటిని వినియోగిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయట పడింది. వారిపై మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

నగరంలో 'ఐకియా' విస్తరణ చేపట్టాలి

- రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్
- నాలెడ్జి సిటీలో ఘనంగా 'ఐకియా' 5వ వార్షికోత్సవం


ఐకియా 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న జయేష్‌రంజన్, ఐకియా సీఈఓ సుసానే పుల్వెరర్ తదితరులు

గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలో 'ఐకియా' సంస్థ తమ విస్తరణను చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని 'ఐకియా' స్టోర్ లో 5వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఐకియా సీఎస్ఓ, సీఈఓ సుసానేపుల్వేరర్, మార్కెట్ మేనేజర్ క్రిస్టోఫె అడ్రియోన్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ ఢిల్లీ, ముంబైలను కాదని గేట్‌వేగా హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయమన్నారు. దీనిని ఇతర అంతర్జాతీయ సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, ఆహ్వానించిన తీరును గుర్తించి వారు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పార్కు, టీవర్క్స్, రిటైల్ అకాడమీలో భాగస్వాములు కావాలని ఐకియాను కోరామని, అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫర్నిచర్ మాత్రమే కాకుండా ఇతర వస్తువులన్నింటినీ తక్కువ ధరకు అందించే ఐకియాకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఐకియా సీఈఓ, చీఫ్ సస్టేనబిలిటీ ఆఫీసర్ సుసానే పుల్వెరర్ మాట్లాడుతూ భారత్‌లో ఐకియా ప్రయాణం చాలా అద్భుతంగా ఉందన్నారు. వినియోగదారుల విభిన్న అవసరాలు, ఆకాంక్షలను లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని భారత్ తమకు కల్పించిందన్నారు. భారత్‌లో తమ సంస్థ విస్తరణ తర్వాతి దశలో ప్రవేశిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐకియా మార్కెట్ మేనేజర్ క్రిస్టోఫె ఆడ్రియోన్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఐకియా అధికారులు పాల్గొన్నారు.

దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలి


మాట్లాడుతున్న కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

చాంద్రాయణగుట్ట: దేశానికి సేవ చేసేందుకు యువత ఆర్మీలో చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం చాంద్రాయణగుట్ట సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో 8వ రోజ్‌గార్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రయాన్–3 విజయవంతంతో ప్రపంచం చూపు మనవైపు మళ్లిందన్నారు. ఎన్నో విపత్కర సందర్భాలను సైతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా అధిగమించారన్నారు. జీ–20 సదస్సులో ప్రపంచంలోనే 5వ ఆర్థిక ప్రగతి సాధించిన దేశంగా పేర్కొనడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమాల్లో భాగంగా 51 వేల మందికి నియామకపత్రాలను అందజేసినట్లు తెలిపారు.

డీఆర్‌ఆర్ గ్రూప్ నూతన వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ



సాక్షి,సిటీబ్యూరో: డీఆర్‌ఆర్ గ్రూప్ నూతన వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ నాగోల్‌లోని హోటల్ ఎస్‌వీఎం గ్రాండ్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త, గ్రేటర్ వెస్ట్‌సిటీ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిర్యాల రాఘవరావు, వి.సుభద్ర నరేంద్రరావు, చీటీ మధుసూదన్‌రావు , డీఆర్‌ఆర్ గ్రూప్ చైర్మన్ దాసరి రంగారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ, డీఆర్‌ఆర్ గ్రూప్ తమ కస్టమర్లకు నమ్మకమైన సేవలతో పాటు తక్కువ ధరకు ప్లాట్లు అందజేయడం అభినందనీయమన్నారు. దాసరి రంగారావు మాట్లాడుతూ, డీటీసీపీ, రెరా అనుమతులతో ఆలేరు టౌన్‌లోని 'సుభద్ర నిలయం' వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ జీఎం కె.రమేశ్, మార్కెటింగ్ డైరెక్టర్లు వీవీ సుబ్బారావు, సీహెచ్. శ్రీనివాసరావు, పి.నాగకిశోర్, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాల్గో రోజూ మోకిలలో అదే జోరు..

- లేఅవుట్ లోపలి ప్లాట్లకు సైతం డిమాండ్
- సరాసరి గజం రేటు రూ.56,537
- గరిష్టంగా గజం రూ.66 వేలు, కనిష్టంగా రూ.49 వేలు
- నాల్గో రోజు 60 ప్లాట్లు అమ్మకం
- 60 ప్లాట్లకు అప్ సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు.
- రెవెన్యూ రూ.105.16 కోట్లు
- నేటితో ముగియనున్న మోకిలా ఫేస్–2 వేలం ప్రక్రియ

సాక్షి, సిటీబ్యూరో: మోకిల హెచ్‌ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్‌లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05,000 వరకు ధర పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్‌లో ఫేజ్–1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్–2లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ. వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్‌సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్లు, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు.

సింగిల్స్ విజేతలు లోకేశ్, తన్వీ శర్మ

సాక్షి, హైదరాబాద్: కొటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు నాలుగు విభాగాల్లో టైటిల్స్ సాధించారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో ముగిసిన ఈ టోర్నీలో అండర్–19 పురుషుల సింగిల్స్‌లో పరస లోకేశ్... అండర్–19 మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ... అండర్–19 పురుషుల డబుల్స్‌లో నికోలస్ రాజ్–తుషార్ సువీర్ ... అండర్–19 మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి–వైష్ణవి ఖాడ్కేకర్ విజేతలుగా నిలిచారు. సింగిల్స్ ఫైనల్స్‌లో లోకేశ్ 13–21, 21–17, 21–11తో రుషేంద్ర తిరుపతిపై, తన్వీ శర్మ 20–22, 21–18, 21–13తో కుందేరి నవ్యపై గెలిచారు. డబుల్స్ ఫైనల్స్‌లో నికోలస్ రాజ్–తుషార్ సువీర్ ద్వయం 21–14, 21–17తో అర్ష్ మొహమ్మద్–భరత్ సంజయ్ జోడీపై, సాత్విక్ రెడ్డి–వైష్ణవి జంట 21–14, 21–18తో భరత్ సంజయ్–దోనెపుడి రష్మి జోడీపై గెలుపొందాయి. అండర్–19 మహిళల డబుల్స్ టైటిల్ ఉత్సనన్ నఫచ్‌నోక్–సబ్రీనా వెడ్లెర్ (థాయ్‌లాండ్) జోడీకి లభించింది. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

